సాక్షి
విశాఖపట్నం

బుధవారం । 17 । జనవరి । 2024



ఉప్పొంగిన భక్తిభావం..
పాతగంగవరంలో కొండపై కొలువుదీరిన మాధవస్వామి ఆలయం కనుమ రోజు భక్తులతో కిటకిటలాడింది. 8లో



మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ప్రారంభం
బీచ్‌రోడ్డులోని సబ్ మెరైన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనుక ఉన్న ఏయూ మైదానంలో మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 8లో



రోడ్డు భద్రత అందరి బాధ్యత
ఏపీఎస్ఆర్టీసీలో రోడ్డు భద్రత మాసోత్సవాలను జోన్-1 డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రారంభించారు. 8లో

సంబరంగా సంక్రాంతి

- ప్రతి ఇంటా పండగ శోభ
- కొత్త అల్లుళ్ల రాకతో కళకళ

జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది. తెలుగు వారి ముఖ్యమైన పండగల్లో ఒకటైన సంక్రాంతి ఇంటింటా కొత్తకాంతులు తెచ్చింది. కొత్త అల్లుళ్లు, బంధువుల రాక, పిండి వంటల ఘుమఘుమలతో ప్రతి ఇల్లూ నందడిగా మారింది. సంక్రాంతి మూడు రోజులూ ప్రజలు పెద్ద పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలో స్థిర పడ్డ పలువురు సొంతూళ్లకు చేరుకుని.. అయిన వారి మధ్య వేడుకగా పండగను జరుపుకున్నారు.

మందు, ముక్కతో కనుమ మజా




పూర్ణామార్కెట్‌లో నాటుకోళ్లు, మటన్ కొనుగోలు చేస్తున్న ప్రజలు

- బ్రాయిలర్ చికెన్ కేజీ రూ.230
- నాటు కోడి కిలో రూ.800, మటన్ రూ.900
- కిలోపై రూ.100-150 పెంచినా వెనకడుగు లేదు
- విశాఖలో రెండు రెట్లు పెరిగిన మాంసం విక్రయాలు
- సాయంత్రం సినిమాలు, షికార్లతో గడపిన జనం

సాక్షి, విశాఖపట్నం: కనుమ పండగను విశాఖవాసులు మజా చేశారు. మందు, ముక్కలతో బాగా ఎంజాయ్ చేశారు. భోగి, సంక్రాంతి రెండు రోజులు మాంసాహారాన్ని ముట్టరు. ఆ తర్వాత రోజున వచ్చే కనుమకు మాంసాహార ప్రియులు నాన్‌వెజ్‌ను ఆరగించడం రివాజుగా భావిస్తారు. ఇక మందుబాబులు మామూలు రోజులకంటే కనుమ నాడు మరింతగా మద్యాన్ని సేవిస్తారు. అందుకే అలాంటి కనుమ పండుగ ఎప్పుడు వస్తుందా? అంటూ కళ్లప్పగించి ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది కనుమను జనం ఘనంగానే జరుపుకున్నారు. ఉదయం నుంచి మాంసం, మద్యం కొనుగోళ్లపైనే దృష్టి సారించారు. తెల్లారేసరికే మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. కొందరు తెలివిగా సంక్రాంతికి ముందే మందుబాటిళ్లను కొనుగోలు చేసి జాగ్రత్త పడ్డారు. మద్యం ప్రియులు మరికొంతమంది స్నేహితులతో కలిసి మందు, ముక్కలతో మునిగి తేలారు. కొందరు ఇళ్లకు దూరంగా వెళ్లి పార్టీలు చేసుకున్నారు. ఇక కనుమ అంటే మద్యంతో పాటు మాంసం విక్రయాలదే అగ్రస్థానం. సాధారణ రోజుల్లోకంటే కనుమ పండుగ రోజున వీటి అమ్మకాలు రెండు రెట్లకు పైగానే జరుగుతాయి. బ్రాయిలర్ చికెన్‌కంటే నాటు కోడి మాంసం రుచిగా ఉంటుందన్న భావనతో కాస్త స్థోమత ఉన్న వారు దీన్ని కొనుగోలు చేస్తుంటారు. మంగళవారం విశాఖలో బ్రాయిలర్ చికెన్‌కంటే నాటు (దేశవాళీ) కోడి మాంసం మూడున్నర రెట్లు అధికంగా పలికింది. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.230 ఉంటే నాటు కోడి మాంసం రూ.800కు విక్రయించారు. మూడు రోజుల కిందట కిలో నాటు కోడి మాంసం రూ.600- 650 ఉండగా మంగళవారం అది రూ.800కి పెంచారు. కిలో రూ.190 ఉండే బ్రాయిలర్ చికెన్ రూ.40 పెరిగి రూ.230కి పెరిగింది. ఇక మటన్ కిలో రూ.800 నుంచి 900కి ఎగబాకింది. ఇలా వీటన్నిటిపై కిలోకు రూ.100-150 వరకు పెరిగినా తగ్గేదే లే అంటూ కొనుగోళ్లు చేశారు. విశాఖలో కనుమ నాడు 1,500కు పైగా దుకాణాల ద్వారా సుమారు ఐదు లక్షల కిలోల బ్రాయిలర్ చికెన్, 50 వేల కిలోల నాటు కోడి మాంసం, మరో 50 వేల కిలోల మటన్ అమ్ముడైందని మార్కెట్ వర్గాల అంచనా. మొత్తం మీద కనుమ పండుగ సందర్భంగా విశాఖలో రూ.11 కోట్ల బ్రాయిలర్ చికెన్, రూ.4 కోట్ల నాటు కోడి మాంసం, మరో రూ.4.5 కోట్ల విలువైన మటన్ అమ్మకాలు జరిగాయని అనధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది.

సినిమాలు.. షికార్లు..

మందుబాబులు, మాంసాహారులు కనుమను తమదైన రీతిలో ఎంజాయ్ చేయగా ఇతరులు సినిమాలు, షికార్లకు ప్రాధాన్యమిచ్చారు. ప్రేక్షకులతో నగరంలోని సినిమా హాళ్లు కిక్కిరిసి కనిపించాయి. పలువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పర్యాటక ప్రదేశాలకు, సాగరతీరంలోని బీచ్‌లకు వెళ్లి చాలాసేపు అక్కడే ఆనందంగా గడిపారు. ఎదురుగా ఎగసి పడుతున్న కెరటాలతో సయ్యాటలాడుతూ పిల్లాపాపలతో కేరింతలు కొట్టారు. భారీగా పోటెత్తిన సందర్శకులతో బీచ్‌లన్నీ కళకళలాడాయి. ఇంకొందరు సాగరతీరంలో పతంగులను ఎగురవేసి సంబరపడ్డారు. ఇలా కనుమ పండుగను నగరవాసులు తనివి తీరా ఆస్వాదించారు.

ఆకాశమే హద్దుగా.. పతంగుల ఫన్‌డుగ



మద్దిలపాలెం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా సాగరతీరంలో గాలిపటాలు పైపైకి ఎగిరి ఆనందాన్ని పంచాయి. పండగ వేళ ఇతర ప్రాంతాల వారు స్వస్థలాలకు తరలిపోగా.. నగరవాసులు మాత్రం బీచ్‌రోడ్డులో గాలిపటాలను పోటాపోటీగా ఎగురవేశారు. వైఎంసీఏ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు పెద్ద సంఖ్యలో పతంగులు ఆకాశంలోకి ఎగరడంతో నింగి రంగులమయమైంది. వివిధ ఆకృతుల్లో ఉన్న పతంగులు ఆకాశంలో ఎగురుతూ పక్షులను తలపించాయి.

కాగా.. నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తున్న వారిని మూడవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మాంజాలను స్వాధీనం చేసుకున్నారు.




న్యూస్‌రీల్

ఈఎన్‌సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా రియర్ అడ్మిరల్ శంతను ఝా



సింధియా: ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ (ఆపరేషన్స్)గా రియర్ అడ్మిరల్ శంతను ఝా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శంతను ఝా తన కెరీర్‌లో ఆరు ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్‌ను నావిగేట్ చేసి నావిగేషన్ అండ్ స్పెషలిస్ట్‌గా అనుభవాన్ని సంపాదించారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, భారతీయ నౌకాదళ నౌకలు నిశాంక్, కోరా, సహ్యాద్రిలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విజయవంతమైన కమాండ్‌లు చేశారు. ఆయన మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్, లండన్‌లోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ కింగ్స్ కాలేజీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.

ఐఎన్ఎస్ ఏకశిల కమాండింగ్ ఆఫీసర్‌గా అశుతోష్ భట్



ఐఎన్ఎస్ ఏకశిలా కమాండింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న అశుతోష్ భట్

సింధియా: ఐఎన్ఎస్ ఏకశిల కమాండింగ్ ఆఫీసర్‌గా కమాండర్ సంజయ్ ఆదానా నుంచి అశుతోష్ భట్ బాధ్యతలు స్వీకరించారు. 1994లో భారత నౌకాదళంలో చేరిన అశుతోష్ ఐఎన్ఎస్ ఢిల్లీ, ప్రళయ యుద్ధ నౌకలలో సేవలందించారు. ఆఫీసర్ నావల్ డాక్‌యార్డ్‌లు, శిక్షణ సంస్థలు, ట్రయల్ టీమ్‌లలో కీలక నియామకాలు చేపట్టారు.

నేడు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు

మహారాణిపేట: జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతలో భాగంగా బుధవారం అర్బన్‌లోని 12 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. భీమిలి తోటవీధి, పురుషోత్తపురం, పెందుర్తి, లంకెలపాలెం, గిరిజాకాలనీ, ములగాడ, ఇందిరానగర్, కప్పరాడ, కొబ్బరితోట-1, లాసన్స్ బే కాలనీ, పీఎంపాలెం(రామాలయం), ఏఎస్ఆర్ లేఅవుట్‌లో వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజల ఈ శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు.

కళా ఉత్సవ్‌లో కేవీ విద్యార్థిని ప్రతిభ



అతిథుల చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న కేవీ వాల్తేర్ విద్యార్థిని రిషిక

తాటిచెట్లపాలెం: కేంద్రీయ విద్యాలయం, వాల్తేర్ విద్యార్థిని జాతీయస్థాయిలో నిర్వహించిన కళా ఉత్సవ్‌లో ప్రతిభ చూపింది. ఇక్కడ చదువుతున్న జి.రిషిక ఢిల్లీలో ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించిన జాతీయస్థాయి కళా ఉత్సవ్‌లో పాల్గొంది. ఈ పోటీల్లో రిషిక మొదటి స్థానం సాధించి అతిథుల చేతుల మీదుగా అవార్డును అందుకుంది. ఆమెను పాఠశాల సిబ్బంది అభినందించారు.

సైన్స్ లిటరేచర్ ఫెస్టివల్‌కు సందీప్‌కు ఆహ్వానం



సందీప్ శర్మ

ఏయూక్యాంపస్: సైన్స్ లిటరేచర్ ఫెస్టివల్‌కు నగరానికి చెందిన తాతా సందీప్ శర్మకు ఆహ్వానం అందింది. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్(ఐఐఎస్ఎఫ్)-2023 ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. విజ్ఞానభారతి, హర్యానా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో ఫరీదాబాద్‌లోని 'రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ(ఆర్‌సీబీ)' వేదికగా జరిగే ఈ సదస్సులో భాగంగా 18, 19 తేదీల్లో 'సైన్స్ లిటరేచర్ ఫెస్టివల్' నిర్వహిస్తారు. ఈ సదస్సుకు నగరానికి చెందిన శతావధాని, సైన్స్ పరిశోధకుడు తాతా సందీప్ శర్మ ఐఐఎస్ఎఫ్-2023 నుంచి ఆహ్వానం అందింది. ప్రస్తుతం ఆయన ఏయూ బయోటెక్నాలజీ విభాగంలో ఆచార్య జి.సుధాకర్ పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేస్తున్నారు.

కనకమహాలక్ష్మి సన్నిధిలో.. అంగరంగ వైభవంగా..




ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందిస్తున్న సీఎంఆర్ షాపింగ్‌మాల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఆజాద్, కనకమహాలక్ష్మి ఆలయ ఈవో శిరీష, ముగ్గులు వేస్తున్న మహిళలు

డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువుదీరిన కనకమహాలక్ష్మి దేవస్థానంలో సోమవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి పంచామృతాభిషేక పూజ చేశారు. ఈ పూజలో ఏడుగురు ఉభయదాతలు పాల్గొని తరించారు. ధర్మ ప్రచార మాసోత్సవాల్లో భాగంగా దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 'మన సంస్కృతి-మన పండగ' పేరిట ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు వేడుకగా సాగాయి. ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన బి.స్వాతి, కేఎల్ శాంతి, వి.రమణమ్మకు సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో మాల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఆజాద్, ఈవో కె.శిరీష, ఏఈవో కె.తిరుమలేశ్వరరావు బహుమతులు అందజేశారు. ఆలయ పర్యవేక్షకుడు ముద్దాడ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

మహా సంక్రాంతి సంబరాలకు విశేష స్పందన




పాటలు ఆలపిస్తున్న గాయని, తెలుగమ్మాయి విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తున్న జీవీఎల్

ఏయూ క్యాంపస్: టీ 4 జీవీఎల్ ఆధ్వర్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న మహా సంక్రాంతి సంబరాలకు విశేష స్పందన లభించింది. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను తిలకించారు. గంగిరెద్దులు, పల్లె వాతావరణం, శాస్త్రీయ నృత్యాలు, సంగీత విభావరి ఆకట్టుకున్నాయి. తెలుగమ్మాయి పోటీలకు తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రాలను ధరించి యువతులు చేసిన క్యాట్ వాక్ కనువిందుగా సాగింది. వేదిక వద్ద మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కళలు, కళాకారులను, సంస్కృతికి ప్రాధాన్యత కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమం విజయవంతమైందని వెల్లడించారు.

నగరం వెలవెల.. తీరం కిటకిట



డాబాగార్డెన్స్: నిత్యం రద్దీగా ఉండే విశాఖ మహానగరం రహదారులు నిర్మానుష్యంగా మారగా.. మరో వైపు సాగర తీరం సందర్శకులతో ఎప్పటిలాగే కిటకిటలాడింది. రెండు రోజుల ముందు వేలాది మందితో కిటకిటలాడిన నగర రహదారులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. నగరంలో ఉపాధి పొందుతున్న పలు జిల్లాల ప్రజలు సంక్రాంతి పండగకు సొంతూళ్లు వెళ్లిపోయారు. వివిధ పరిశ్రమలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా తమ పల్లెలకు తరలిపోవడంతో పట్టణం నిర్మానుష్యంగా మారింది. పలు ప్రాంతాలు బంద్ వాతావరణాన్ని తలపించాయి. మరో వైపు సాగర తీరం సందర్శకులతో కిటకిటలాడింది. ఆర్కే బీచ్‌కు కుటుంబ సభ్యులతో తరలివచ్చి కైట్ ఫెస్టివల్‌ను ఆసక్తిగా తిలకించారు.



చైనా మాంజా తగిలి చిన్నారికి గాయాలు

బీచ్ రోడ్డు: ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న ఓ చిన్నారి.. చైనా మాంజా తగిలి తీవ్ర గాయాల పాలైంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివీ.. కంచరపాలెం బర్మా క్యాంప్‌కు చెందిన శ్రీనివాస్ తన కుమార్తె ప్రణీతతో సోమవారం ఆర్.కె.బీచ్‌కు వచ్చారు. కాసేపు ఆడుకున్న తరువాత ఇంటికి ద్విచక్ర వాహనంపై తిరిగి ప్రయాణమయ్యారు. ఆర్కే బీచ్ స్పెన్సర్ నుంచి వాల్తేరు క్లబ్ వైపు వెళ్తుండగా.. రోడ్డు మీద తెగి ఉన్న చైనా మాంజా ప్రణీత గొంతుకు తగలడంతో తీవ్ర గాయమైంది. రక్తస్రావం అధికం కావడంతో ఆమెను కేజీహెచ్‌కు తరలించి చికిత్స చేశారు. హైదరాబాద్‌లో చైనా మాంజా తగిలి నగరానికి చెందిన ఆర్మీ ఉద్యోగి మృతి చెందిన ఘటన మరవక ముందే మళ్లీ అలాంటి సంఘటన నగరంలో జరగడంతో అంతా భయాందోళన చెందారు. చైనా మాంజా దారం అమ్మకాలను నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కేజీహెచ్‌లో శస్త్ర చికిత్స

మహారాణిపేట: చైనా మాంజా తగిలి గాయపడిన ప్రణీతకు మంగళవారం కేజీహెచ్‌లో పిల్లల వైద్యులు, ఎనస్తీషియా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని, పిల్లల వార్డుకు తరలించామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ తెలిపారు.

ఘనంగా ఐఎండీ 150వ వార్షికోత్సవం




వేడుకల్లో పాల్గొన్న ఉద్యోగులు, విద్యుత్ కాంతులతో కైలాసగిరి రాడార్ కేంద్రం

బీచ్‌రోడ్డు: భారత వాతావరణ శాఖ 150వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. భారత వాతావరణ విభాగంలోని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం, కైలాసగిరి డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాల్లో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు కేంద్రాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి.. పండగ శోభను తీసుకొచ్చారు. అలాగే పరిశీలన వేదశాల, వివిధ గదుల్లో పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాడార్ పనిచేసే విధానం, జీపీఎస్ సోండే పరికరం, పైలెట్ బెలూన్, ఉష్ణమానిని, పవన దిశ, ధృతి తెలియజేసే పరికరాలు, వాతావరణ విశ్లేషణా నమూనాలను ప్రదర్శించగా.. సందర్శకులు తిలకించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఉత్సవాలను విశాఖ వాతావరణ శాఖ కార్యాలయం నుంచి వీక్షించారు.

కనులపండువగా గజేంద్రమోక్ష ఉత్సవం

- వరదరాజస్వామి అలంకారంలో దర్శనమిచ్చిన సింహాద్రి అప్పన్న
- గజవాహనంపై విశేషంగా తిరువీధి
- పరవశించిన భక్తజనం



కొండపై నుంచి దిగువకు స్వామిని తిరువీధిగా తీసుకొస్తున్న అర్చకులు, ఈవో శ్రీనివాసమూర్తి

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి గజేంద్రమోక్షం (మకరవేట) ఉత్సవం మంగళవారం కనుల పండువగా జరిగింది. ఆపదల్లో ఉన్నవారెవరైనా పిలిచిన వెంటనే ఏదొక రూపంలో భగవంతుడు వచ్చి రక్షిస్తాడని, మొసలి బారిన పడిన గజేంద్రుడి చరిత్రే దానికి నిదర్శనమని చాటిచెబుతూ ఈ ఉత్సవాన్ని ఏటా కనుమ రోజు నిర్వహించడం ఆనవాయితీ. కొండదిగువ పూలతోటలో సింహాచలం దేవస్థానం వైదికులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వరదరాజస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని కనులారా తిలకించిన భక్తులు.. భక్తి పారవశ్యంలో మునిగితేలారు. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వరదరాజస్వామి అలంకరణ చేసి.. సాయంత్రం సింహగిరి నుంచి మెట్లమార్గం ద్వారా కొండదిగువకు తీసుకొచ్చారు. తొలిపావంచా వద్దకు చేరుకున్న స్వామికి అడవివరం గ్రామస్తులు, దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి స్వామిని ఆయన సోదరి అయిన అడవివరం గ్రామదేవత పైడితల్లి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ స్వామికి మహిళలు మంగళహారతులిచ్చారు. అక్కడి నుంచి స్వామిని పూలతోటకి తీసుకెళ్లి ప్రధాన మండపంలో అధిష్ఠింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం భాగవత పురాణ విన్నపం, గజేంద్ర మోక్షం ఘట్ట విన్నపం చేశారు. తదుపరి స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి గజవాహనంపై అధిష్ఠించారు. అదే వాహనంపై రాత్రి గ్రామ తిరువీధి విశేషంగా చేపట్టారు. తమ ఇళ్ల ముందుకి వచ్చిన స్వామికి గ్రామస్తులు హారతులిచ్చారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు సాతులూరి నరసింహాచార్యులు, చక్రవర్తి, చిన్నా తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి దంపతులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్‌రాజ్ ఉత్సవంలో పాల్గొన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. పూలతోటను పెద్ద ఎత్తున విద్యుద్దీపకాంతులతో అలంకరించారు. నార్త్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో గోపాలపట్నం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా ఉత్సవాన్ని పురస్కరించుకుని పూలతోటలోని శ్రీకృష్ణ కొలను వద్ద మూడు సార్లు వెలిగించిన జువ్వలు మూడు వెళ్లి.. తిరిగి రావడంతో ఈ ఏడాది వరి, అపరాలు, మెట్ట పంటలు బాగా పండుతాయని భక్తులు విశ్వసించారు.



గజవాహనంపై స్వామి గ్రామ తిరువీధి



బాణసంచా వెలుగులు.. తిలకిస్తున్న భక్తులు

క్లుప్తంగా

మహిళను రక్షించిన పోలీసులు


మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు

కొమ్మాది: రుషికొండ బీచ్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళను పోలీసులు రక్షించారు. నగరానికి చెందిన మల్ల భాగ్యశ్రీ మంగళవారం రుషికొండ బీచ్‌కు చేరుకున్నారు. వ్యక్తిగత కారణాలతో చనిపోవడానికి ప్రయత్నించారు. నీటిలో మునగడానికి వెళ్తుండగా.. కానిస్టేబుల్ అరుణ గమనించారు. వెంటనే ఆమెను తీరానికి తీసుకువచ్చి పీఎంపాలెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని భాగ్యశ్రీ బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు.

మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం

పీఎం పాలెం: మధురవాడలో ఓ వ్యక్తి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన గంటా రవి కుమార్(32) భార్య, ఇద్దరు కుమారులతో కొమ్మాది వైఎస్సార్ కాలనీలో గత రెండేళ్లుగా నివసిస్తున్నాడు. కూలి పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో సోమవారం వేరే వ్యక్తులకు ఇవ్వాలంటూ రవికుమార్‌కు ఆయన భార్య రూ.2వేలు ఇచ్చింది. ఈ డబ్బులతో ఆయన పూటుగా మద్యం సేవించాడు. భార్య బయటకు వెళ్లి తిరిగి వచ్చే చూసేసరికి మద్యం సేవించి కనిపించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రవికుమార్ ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకుని ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఈ ఘటనపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ఉప్పొంగిన భక్తిభావం.. పోటెత్తిన భక్తజనం


పాత గంగవరం తీరంలో భక్తుల సందడి


- కనులపండువగా మాధవస్వామి పండగ
- పాతగంగవరం తీరంలో సందడే సందడి

పెదగంట్యాడ: భక్తిభావం ఉప్పొంగింది.. భక్తజనం పోటెత్తింది.. ఓ పక్క సముద్ర కెరటాల హోరు.. మరో పక్క భక్తుల హుషారు కారణంగా పాత గంగవరం పులకించింది. కనుమ రోజు మంగళవారం ఇక్కడ సముద్రతీరంలో కొలువుదీరిన మాధవ స్వామి మహాలక్ష్మి పండగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 500 ఏళ్ల నాటి ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇక్కడ పూజలు చేస్తే సకల సంపదలతో పాటు కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం.

సముద్రతీరంలో.. కొండపై కొలువుదీరిన మాధవస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆహ్లాదకర వాతావరణంలో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు చేరుకుని సందడి చేశారు. గంగవరం, దిబ్బపాలెం, పెదగంట్యాడతో పాటు గాజువాక, మల్కాపురం, శ్రీహరిపురం, శ్రీనగర్, అగనంపూడి, కూర్మన్నపాలెం, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబసమేతంగా మాధవ స్వామి, మహాలక్ష్మిదేవిలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడే సముద్ర తీరంలో వెలసిన సత్యభామ రాయికి పూజలు చేశారు. కొండపై నుంచి సముద్ర తీరంలో సుమారు 20 అడుగుల కిందకు దిగి... అక్కడ నుంచి 30 అడుగుల పైభాగంలో ఉన్న ఈ శిలకు పూజలు చేయడంతో పాటు మొక్కులు చెల్లించారు. చల్లంగా చూడాలని గంగమ్మతల్లిని వేడుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల ముందుగానే జీవీఎంసీ సహకారంతో ఆ ప్రాంతంలోని తుప్పలు తొలగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా న్యూపోర్టు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంతానాన్ని ప్రసాదించే సత్యభామ

సంతానం లేని వారు మకర సంక్రాంతి మరునాడు వచ్చే కనుమ రోజున సత్యభామను కొలిస్తే వారికి పిల్లలు పుడతారని ప్రతీతి. సత్యభామకు పూజలు చేసి మహిళలు పైటకొంగులో చిన్న రాయి ఉంచి ఊయల మాదిరిగా ఊపుతూ మొక్కుకుంటారని, సత్యభామ అనుగ్రహంతో వారికి ఆడపిల్ల పుడితే సత్య, మహాలక్ష్మి అని, మగ పిల్లవాడు పుడితే మాధవ్ అనే పేర్లు పెడుతుంటారని ఇక్కడి వారు చెబుతున్నారు.


కొండ దిగుతున్న భక్తులు


పూజలందుకుంటున్న స్వామి, అమ్మవారు

అప్పన్న సన్నిధిలో కేంద్ర న్యాయశాఖ మంత్రి

సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘువాల్ దర్శించుకున్నారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద ఆయనకు దేవస్థానం ఈవో శ్రీనివాస మూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు స్వామికి పూజలు చేసి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక ఈవో అందజేశారు.


అప్పన్న సన్నిధిలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘువాల్

మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, తదితరులు ఉన్నారు.

నేడు ఎస్సీ కమిషన్ చైర్మన్ రాక

మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ బుధవారం విశాఖ రానున్నారు. రోడ్డు మార్గంలో వస్తున్న ప్రసాద్ ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయనున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి, అనంతరం విజయనగరం పర్యటనకు వెళ్లనున్నారు.

మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ప్రారంభం


పక్షులను తిలకిస్తున్న ప్రీతి, రాజారెడ్డి


సర్పాన్ని చేతికి చుట్టుకుని చూపిస్తున్న నిర్వాహకుడు

ఏయూ క్యాంపస్: బీచ్ రోడ్డులోని సబ్ మెరైన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనక ఉన్న ఏయూ మైదానంలో ఏర్పాటు చేసిన మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్‌ను మంగళవారం ఏయూ మాజీ వీసీ ఆచార్య ప్రసాద్‌రెడ్డి కుమార్తె ప్రీతి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు రాజారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రదర్శన సందర్శకులను ఎంతగానో అలరిస్తుందని చెప్పారు. సముద్ర అంతర్భాగంలో 10 వేల అడుగుల లోతున ఉండే రకరకాల చేపలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. పూర్తి సెంట్రల్ ఏసీ సౌకర్యంతో టన్నెల్ అక్వేరియంలో 150 జాతులకు చెందిన 60 వేల విదేశీ, స్వదేశీ చేపలను అందుబాటులో ఉంచామన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 150 రకాల విదేశీ పక్షులు, పెంపుడు జంతువులు, ఫ్రెండ్లీ స్నేక్స్ సరికొత్త అనుభూతిని సందర్శకులకు పంచుతాయన్నారు. చిన్నారులను అలరించే ప్రపంచ స్థాయి ఎమ్యూజ్‌మెంట్ రైడ్స్, వందకుపైగా హ్యాండ్ లూమ్, హ్యాండీ క్రాఫ్ట్ స్టాల్స్, ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేశామన్నారు.



కొలువైన పలు చేపలు ఓ జీవరాశితో యువతి

షాపింగ్ స్టోర్ కీపర్ ఘరానా మోసం

పెందుర్తి: చినముషిడివాడలోని విశాల్ మార్ట్ స్టోర్ కీపర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. స్టోర్‌కు చెందిన రూ.21లక్షల నగదుతో ఉడాయించాడు. వివరాలివీ.. ఒడిశాకు చెందిన అమితాబ్ ప్రధాన్ విశాల్ మార్ట్ స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజులుగా జరిగిన వ్యాపారంతో వచ్చిన నగదు రూ.21 లక్షలు బ్యాంకులో జమ చేయాల్సి ఉంది. కానీ ఆ నగదు బ్యాంకులో జమ చేయకుండా తన వద్దనే ఉంచుకున్నాడు. యథాతథంగా మంగళవారం స్టోర్‌కు వచ్చి అకస్మాత్తుగా మాయమయ్యాడు. అదే సమయంలో స్టోర్ యాజమాన్యం స్టోర్ ఖాతా బుక్ పరిశీలించగా.. రూ.21లక్షల తేడా కనిపించింది. ఈ నగదు బ్యాంకులో జమ చేయాల్సిన అమితాబ్ నగదుతో పరారైనట్లు గుర్తించారు. దీనిపై పెందుర్తి పోలీసులకు స్టోర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

శతాధిక వృద్ధురాలి మృతి

అల్లిపురం: శతాధిక వృద్ధురాలు మృతి చెందిన ఘటన మంగళవారం అల్లిపురంలో చోటు చేసుకుంది. శ్రీవెంకట గౌరీ శంకర గ్రంథాలయం సభ్యుడు మళ్ల నర్సింగరావు తల్లి సుభద్రమ్మ(101) మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మృతి చెందారు. గతేడాది ఆమెకు కుటుంబ సభ్యులు వందేళ్ల జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆమె మృతి పట్ల గ్రంథాలయం కమిటీ సభ్యులు, అల్లిపురం పెద్దలు సంతాపం తెలియజేశారు.


శతాధిక వృద్ధురాలు సుభద్రమ్మ(ఫైల్)

రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభం

అల్లిపురం: ఏపీఎస్ ఆర్టీసీలో రోడ్డు భద్రత మాసోత్సవాలను జోన్-1 డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నామన్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సర్వీస్ చేయాలని డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు. ప్రమాదాలు తగ్గించి, ఇంధనం ఆదా చేయాలన్నారు. రోడ్డు భద్రత అందరి బాధ్యతని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం డిపో మేనేజర్ గంగాధర్, అసిస్టెంట్ డిపో మేనేజర్, అసిస్టెంట్ ఇంజినీరు పాల్గొన్నారు.

22 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు

బీచ్‌రోడ్డు: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై మూడో పట్టణ పోలీసులు కొరడా ఝుళిపించారు. బీచ్ రోడ్డులో సోమవారం, మంగళవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 22 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ సూర అమ్మినాయుడు తెలిపారు. సీజ్ చేసిన బైకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


బీచ్‌రోడ్డులో తనిఖీలు చేస్తున్న పోలీసులు

విశాఖ బులియన్

24 క్యారెట్స్(10 గ్రా.)	రూ.63,330
22 క్యారెట్స్(10 గ్రా.)	రూ.58,050
వెండి(కిలో):	రూ.78,000



కోడిగుడ్ల ధరలు

	రూ.లలో (వందకు)
విశాఖ	564.00
విజయనగరం	568.00
శ్రీకాకుళం	568.00



అరే.. ఇది మన బడేనా!

- మనం చదివిన పాఠశాల ఎంత అభివృద్ధి చెందిందో!
- ఆశ్చర్య ఆనందాలతో లక్ష్మీపురం పూర్వ విద్యార్థులు




ఆనాడు చదువుకున్న తరగతి గదిలో కూర్చొని మురిసిపోతున్న పాత విద్యార్థులు

చోడవరం రూరల్: విరిగిపోయిన బెంచీలు.. చెట్టు కింద క్లాసులు.. రంగు వెలసిన గోడలు.. శిథిలావస్థలో భవనాలు.. ఒకనాటి ప్రభుత్వ బడుల దుస్థితి.. ఇప్పుడు అందుకు భిన్నంగా కళకళలాడుతున్న తమ పాఠశాలను చూసి సంక్రాంతికి సొంతూరు వచ్చిన పూర్వ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. తమ స్కూలు ఇంత అభివృద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎప్పుడూ సమస్యలతో సావాసం చేసేది. సర్కారు బడి అంటే అందరికీ అలుసే. మొక్కుబడిగా నిర్వహించేవారు. ఇప్పుడు ×మన బడి నాడు–నేడు¥ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పాఠశాలను కార్పొరేట్ స్కూలు తరహాలో తీర్చిదిద్దడంతో పూర్వ విద్యార్థులు ×అరే.. ఇది మనం చదివిన బడేనా¥ అని ఆశ్చర్యపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం స్థిరపడిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన శిరిసోళ్ళ వరహాలునాయుడు, పండూరి నాగేశ్వర రావు, బంటు శ్రీనివాసరావు, పడాల భాస్కర్, గుమ్మాల త్రినాథ్, కంఠంరెడ్డి శ్రీనివాసరావు తదితరులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చి, సోమ, మంగళవారాల్లో తమ పాఠశాలను సందర్శించారు. వారిని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ భూతనాథు రామారావు, పూర్వ చైర్మన్ ఎస్.వరహాలునాయుడు కలిశారు. రూ.63 లక్షలతో తరగతి గది భవనాల మరమ్మతులు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు, టోఫెల్ శిక్షణ సైతం అందిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.జగన్నాథరావు వివరించారు. తాము ఇపుడు చదువుకుంటే ఎంతో బాగుండేదని, ఇంగ్లీషు అంటే భయపడే తమకు నేడు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తుండడం ఒకింత ఈర్ష్య కలిగిస్తోందని పూర్వ విద్యార్థులు చెప్పారు. మనోగతం మాటల్లోనే....

గర్వపడుతున్నా..



నేను (1993–1998 బ్యాచ్) చదువుకున్న కాలంలో మా ఊరి విద్యార్థులే ఉండేవారు. నేడు పట్టణ ప్రాంతమైన చోడవరం నుంచే కాకుండా చుటుపక్కల ఉన్న దామునాపల్లి, మైచర్లపాలెం, వరహాపురం, తునివలస, ఖండిపల్లి, అడవి అగ్రహారం, నర్సయ్యపేట, గోవాడ వంటి సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారంటే ఇక్కడి విద్యాబోధన, వసతులే కారణం. ఒక సైనికునిగా దేశం పట్ల ఎంత గర్వపడతానో.. మా ఊరి బడిని చూసి ఇప్పుడు అంతే గర్వపడుతున్నాను.

– పండూరి నాగేశ్వరరావు, ఆర్మీ ఉద్యోగి

కాంపిటీటివ్ స్కిల్స్ పెరుగుతాయి



నేను (1999–2004 బ్యాచ్) చదువుకునేటప్పుడు పోటీ పరీక్షలకు వెళ్లడానికి తగిన నైపుణ్యం అందించే సౌకర్యం పాఠశాలలో ఉండేది కాదు. కానీ నేడు అమలు చేస్తున్న బోధనా సంస్కరణలు ఇప్పటి పిల్లల్లో మంచి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి ట్యాబ్‌లను అందచేయడంతో పాటు తరగతుల్లోను డిజిటల్ విధానంలో విద్యాబోధన చేయడం కలలో కూడా ఊహించనిది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు.

–పడాల భాస్కర్, డిప్యూటీ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సామర్లకోట

బొజ్జన్నకొండ కళకళ

- జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన జనం
- ఘనంగా బౌద్ధ మేళా.. జాతర నిర్వహణ


కొండపైకి యాత్రగా వెళ్తున్న బౌద్ధ భిక్షువులు, భక్తులు

తుమ్మపాల: తీర్థానికి వచ్చిన జనసందోహంతో బొజ్జన్నకొండపై సంక్రాంతి సందడి కనిపించింది. కనుమ సందర్భంగా మంగళవారం ప్రముఖ పర్యాటక కేంద్రం బొజ్జన్నకొండపై తీర్థం వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కొండ జనంతో నిండిపోయింది. పిల్లలతో పాటు పెద్దలు కుటుంబ సమేతంగా వచ్చి బౌద్ధ స్తూపాలను దర్శించుకుని కొండపై గల గుహలు, పురాతన విద్యాబోధనశాలలను సందర్శించారు. సమీపంలో గల లింగాలకొండపై కూడా జనంతో కిటకిటలాడింది. చుట్టూ పంట పొలాల్లో ఏర్పాటు చేసిన రంగుల రాట్నాలు, చిన్నారుల ఆట స్థావరాలు, బొమ్మల దుకాణాలతో సందడి నెలకొంది. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఎస్పీ సుబ్బరాజు, ట్రైనీ డీఎస్పీ భవ్యరెడ్డి, సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఉదయం బొజ్జన్నకొండపై జరిగిన బౌద్ధమేళాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు.

బౌద్ధమార్గం అనుసరణీయం

తుమ్మపాల: ప్రపంచ శాంతిని నెలకొల్పే ధర్మమార్గమే బౌద్ధమని, గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బుద్ధుని మార్గాలను అనుసరించే స్వాతంత్ర్యాన్ని సాధించి రాజ్యాంగాన్ని రూపొందించారని ఎంపీ బి.వి.సత్యవతి అన్నారు. బొజ్జన్నకొండ వద్ద మంగళవారం విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య అంబేడ్కర్ బుద్ధ విహార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బౌద్ధ మేళాలో ఆమె మాట్లాడారు. ప్రపంచాన్ని శాంతిమార్గంలో నడపాలంటే బుద్ధుని పంచశీల సూత్రాలతోనే సాధ్యమన్నారు. నూతన జిల్లా అనకాపల్లికి కేరాఫ్‌గా బొజ్జన్న కొండను మరింత అభివృద్ధి చేయాలన్న నిశ్చయంతో రూ.1.5 కోట్ల ఎంపీ నిధులతో కొండ నుంచి జాతీయ రహదారి వరకు రెండు కిలోమీటర్ల పొడవు గల రోడ్డును అత్యంత పటిష్టంగా నిర్మించామన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో బౌద్ధారామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.24 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయని, సీఎం జగన్ మోహన్‌రెడ్డి కృషి మూలంగానే మరిన్ని నిధులతో రూ.35 కోట్లు మంజూరయ్యాయన్నారు. అందులో రూ.7.5 కోట్లతో బొజ్జన్నకొండగా రూపురేఖలు పూర్తిగా మారనున్నాయన్నారు. ఏ ప్రాణికి హాని చేయక శాంతి మార్గంలో నడిచే బౌద్ధమతాన్ని అంబేడ్కర్ అనుసరించారని, ఆయన ఆశయ సాధన దిశగా ప్రజాపాలన చేస్తున్న సీఎం జగన్ దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవాడలో ఈ నెల 19న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. బౌద్ధ ప్రముఖులు గుణపూడి బాబులు, విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బోర వేణుగోపాల్ గౌతమ్, అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు, మాటూరి శ్రీనివాస్ మాట్లాడారు. అంతకుముందు జిల్లా మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో ప్రముఖ బౌద్ధ భిక్షువులు (నాగపూర్) వెనరబుల్ డాక్టర్ జ్ఞానదీప్ మహాథేరో, వెనరబుల్ బోధిరత్న మహాదేరో బౌద్ధ పతాకావిష్కరణ చేసి బొజ్జన్నకొండపై గల బౌద్ధస్తూపం వరకు పంచశీల శాంతియాత్ర చేపట్టారు. ప్రధాన స్తూపం వద్ద పూజలు చేసి ధమ్మ దీక్ష, ధమ్మ సందేశం అందించారు.


బొజ్జన్నకొండ ఎక్కుతున్న సందర్శకులు